సాక్షి
తూర్పుగోదావరి

గురువారం । 27 । ఫిబ్రవరి । 2025



సాంకేతిక విద్య.. అందుకుంటే భవిత

పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే 'పాలిసెట్'కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.


8 లో



ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న ఆటో

గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై జి.ప్రత్తిపాడు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆరుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

డెల్టాలకు 8,200 క్యూసెక్కులు



ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 8,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,400, మధ్య డెల్టాకు 1,600, పశ్చిమ డెల్టాకు 4,200 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.15 అడుగులుగా ఉంది.

న్యూస్‌రీల్

నేడు పాఠశాలలకు సెలవు

కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలకు 27వ తేదీ గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ షణ్మోహన్ బుధవారం తెలిపారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహించినట్లయితే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

రహదారి ఏర్పాటు చేయాలి

తుని రూరల్: రహదారి ఏర్పాటు చేయకుండా గ్రామానికి, పంట భూముల మధ్య పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేపట్టవద్దని తాళ్లూరు గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామస్తులు, రైతులు అందోళన చేస్తూ కాలువ తవ్వకం పనులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం మధ్యాహ్నం అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణ, పోలవరం ఇరిగేషన్ ఈఈ బి.గోవిందు, తహసీల్దార్ ప్రసాద్‌లు తాళ్లూరు గ్రామాన్ని ఆనుకుని పోలవరం కాలువ తవ్వకం పనులను, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం గ్రామానికి, జగనన్న కాలనీకి, పంట భూములకు, గ్రామ దేవత తలుపులమ్మ అమ్మవారి గుడికి మధ్య రాకపోకలకు అనువుగా ఉన్న రహదారిని అసిస్టెంట్ కలెక్టర్‌కు చూపించారు. ఇదే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మిస్తే గ్రామస్తులకు, కాలనీవాసులకు, రైతులకు, నిర్మాణంలో ఉన్న మహాత్మ జ్యోతిరావుపూలే వసతి గృహానికి సౌకర్యంగా ఉంటుందన్నారు. రహదారిని ధ్వంసం చేసి కాలువ నిర్మిస్తే తమకు ఇబ్బందని పేర్కొన్నారు. గ్రామస్తులు, రైతుల సమస్యలు విన్న అసిస్టెంట్ కలెక్టర్ భావన పోలవరం కాలువకు రెండువైపులా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. ఇప్పటికే ఉన్న కట్టడాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్, ఆర్డీఓ, ఈఈలు చేసిన రెండు ప్రతిపాదనలకు గ్రామస్తులు, రైతులు అంగీకరించలేదు. ఈ రెండు ప్రత్యామ్నాయ మార్గాలతో పంట భూముల్లోకి వెళ్లాలన్నా, కాలనీ ఇళ్లకు వెళ్లాలన్నా నాలుగైదు కిలో మీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని, రహదారి మార్గం వద్ద బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. దీంతో వెనుతిరిగి వెళుతున్న అసిస్టెంట్ కలెక్టర్ కారును ఐదు నిమిషాలకు పైగా రైతులు, గ్రామస్తులు, మహిళలు అడ్డుకుని బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం కాలువకు తాము భూములు ఇచ్చి నష్టపోగా రహదారి మార్గం లేకపోతే తరతరాలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కారుకు అడ్డుతొలిగారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ తుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో చర్చించారు.





తాడిపూడి వద్ద సంఘటనా ప్రదేశంలో రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు



అనిశెట్టి పవన్ గణేష్ మృతదేహాన్ని తీసుకువస్తున్న స్థానికులు

ఆట కదరా శివా..!

- గోదావరి స్నానానికి దిగి ఐదుగురు యువకుల మృతి
- మరో ఏడుగురు సురక్షితం
- మృతులంతా తాడిపూడి వాసులే
- తాడిపూడిలో మిన్నంటిన రోదనలు

ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. ఇంకెన్నో కోరికలు.. యుక్తవయసు పిల్లలు. చదువులు గట్టెక్కాలని..అమ్మానాన్నలను ఆదుకోవాలని.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఎన్ని విషయాలు శివయ్యకు చెప్పుకొందామనుకున్నారో.. వారికేం తెలుసు ఆ స్వామి నేరుగా తన వద్దకే తీసుకుపోతాడని? గోదారి గంగలో శుచిగా స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుందామనుకున్న వారిని ఆ అమ్మే స్వయంగా అయ్య వద్దకు తీసుకువెళ్తుందని అనుకుని ఉండరు. అర్ధాంతరంగా తనువులు చాలించిన ఆ యువకుల పరిస్థితి అలా ఉంటే.. లయకారుడివని తెలుసు కానీ ఇంత నిర్దయగా మా కంటి పాపలను తీసుకుపోయి మా బతుకులలో అంధకారం మిగులుస్తావనుకోలేదని ఆ తల్లిదండ్రులు దీనంగా స్వామివారివైపు చూస్తున్నారు. నీ ఆటలు మాపైనా శివయ్యా.. ఇది నీకు తగునా అని కన్నీటి పర్యంతమవుతున్నారు.

కొవ్వూరు/తాళ్లపూడి: మహా శివరాత్రి రోజు తాడిపూడిలో తీరని విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరుని దర్శనానికి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి వెళ్దామనుకున్న 12 మంది యువకులలో ఐదుగురు నీట మునిగి మృతి చెందగా మరో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం తాడిపూడి గ్రామ శివారున ఇసుక ర్యాంపు వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆ యువకులు నదిలో శివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు గ్రామ శివారున చింతలపూడి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వెనుక భాగంలోని ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. నదిలో స్నానాలు ఆచరించి ప్రక్కిలంక శివాలయానికి వెళ్దామనుకున్నారు. స్నానాల కోసం నదిలో దిగారు. ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేయడంతో నదిలోతు తక్కువగా ఉంది. రెండు మూడు అడుగుల మేర మాత్రమే నీరు ఉండడంతో వారంతా ఉత్సాహంగా జలకాలాడుతూ కొంత ముందుకు వెళ్లారు. అక్కడ నది లోతుగా ఉండడంతో వారిలో పడాల దుర్గా ప్రసాద్ (19), పడాల దేవదత్త సాయి (18), అనిశెట్టి పవన్ గణేష్(18), గర్రే ఆకాష్ (19), తిరుమలశెట్టి పవన్ కుమార్ (19) అదుపుతప్పి ఒకరి తర్వాత మరొకరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. వీరితో పాటు వెంట వెళ్లిన పడాల మల్లికార్జున్, ఆకుల రాజేష్, గంటా రాజా నరేంద్ర, గర్రే హర్షవర్ధన్, దుర్గాప్రసాద్, కరిబండి వినయ్‌తేజ, టేకు అంజనికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. మునిగిపోతున్న వాళ్లను రక్షించేందుకు వారు యత్నించినప్పటికీ, ఈత రాకపోవడంతో వారి కళ్లెదుటే నదిలో మునిగిపోయారు. విషయం తెలుసుకుని స్థానిక గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్‌తో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. స్థానిక జాలర్లు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలతో నదిలో పడవల సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. రిస్క్యూ టీం నాలుగు గంటల పాటు శ్రమించి, వెలికితీసిన మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా ప్రదేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు రూరల్ సీఐ కె.వి జయబాబు, డీఎఫ్‌వో మార్టిన్ లూథర్, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ప్రకటించారు.

వారందరిదీ ఒకే గ్రామం

గోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకులు తాడిపూడి వాసులే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు నిరుపేదలు. వీరి మృతితో ఆ సామాజిక వర్గంలో విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాల్లో ఏకైక కుమారులు కావడం, 20 ఏళ్ల లోపువారే కావడంతో వారి బాధ వర్ణనాతీతం.

నాలుగేళ్ల క్రితం ముగ్గురు దుర్మరణం

కొవ్వూరు పట్టణంలో సీతారామ స్నాన ఘట్టం సమీపంలో గోదావరి నదీ పాయల్లో స్నానాలకు వెళ్లి చాగల్లుకి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. 2021 ఏప్రిల్ 11న గోదావరి నదీ పాయల్లో నీరు తక్కువగా ఉందని వెళ్లి చాగల్లుకి చెందిన ఆరుగురు యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. అదే ఏడాది కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ముగ్గురు మత్యువాత పడ్డారు. గోదావరి నదిలో వేసవి కాలంలో నీరు తగ్గిపోవడంతో ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఆ సమయంలో లోతు తక్కువగా కనిపిస్తుందని భావించి స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటి నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

గోదావరి నదిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కొక్కరి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అంతకు ముందు ఘటన స్థలానికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.



సంఘటన స్థలంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తలారి వెంకట్రావు



సంఘటన స్థలంలో వివరాలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ ప్రశాంతి తదితరులు



మృతదేహాలను స్ట్రెచర్‌పై తీసుకువస్తున్న స్థానికులు

ఐదేళ్ల క్రితమే తండ్రి మృతి



మృతుడు అనిశెట్టి పవన్ గణేష్ తండ్రి ఐదేళ్ల కిత్రమే మృతి చెందారు. తల్లి రజని చిన్న ప్రైవేటు స్కూలు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెతో పాటు సోదరి ఉంది. పవన్ గణేష్ పదో తరగతి చదివి అనంతరం రాజమహేంద్రవరంలో గైట్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న కొడుకును అకాల మృత్యువు కాటేయడంతో గర్భశోకంతో ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది.

ఉన్న ఒక్క కొడుకునూ కోల్పోయాం



మృతుడు తిరుమలశెట్టి పవన్ కుమార్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. ప్రస్తుతం కొవ్వూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రంగబాబు, తల్లి ఆదిలక్ష్మి, ఒక అక్క ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడని భావించిన వారి ఆశలు ఆవిరయ్యాయి.

పెద్ద కొడుకుని కోల్పోయాం



మృతుడు పడాల దుర్గా ప్రసాద్ ప్రక్కిలంకలోని ఐటీఐ చదువుతున్నారు. తండ్రి వెంకన్న దొర, తల్లి కుమారిలకు మొదటి సంతానం. తమ్ముడు మల్లికార్జున స్వామి ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి వెంకన్న దొర వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు. మహా శివరాత్రి పర్వదినం రోజు పెద్ద కుమారుడిని గోదావరి కబళించిడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తానన్నాడు



గర్రే ఆకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తానని చెప్పి అందని తీరాలకు వెళ్లిపోయాడు. తాళ్లపూడిలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి సీతారాం, తల్లి లక్ష్మి, తమ్ముడు ఉన్నారు. చదువులో చురుకుగా ఉండే ఆకాష్ ఇంటర్ తరువాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తానని చెప్పేవాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే తండ్రికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఇటీవల కళాశాల ఫేర్‌వెల్ డేలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. మార్చి రెండు నుంచి జరిగే పరీక్షలకు ఇంటి దగ్గర కష్టపడి చదువు కుంటున్నాడని, ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

అండగా ఉంటాడనుకున్నాం



మృతుడు పడాల దేవదత్త సాయి తండ్రి రామ దుర్గారావు వ్యవసాయ కూలి. ప్రస్తుతం తాళ్లపూడి కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. సోదరి దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిది పేద కుటుంబం. మార్చి ఒకటి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. చదువులో ముందుండే సాయి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. చేతి అందివచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడానని భావించాం. ఇలా అకాల మృత్యువుకు బలవుతాడని అనుకోలేదంటూ తండ్రి రామదుర్గారావు కన్నీటి పర్యంతం అయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే



ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్నికల అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్ పి.ప్రశాంతి

- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
- పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
- ఎన్నికల సామగ్రితో తరలిన పోలింగ్ సిబ్బంది

సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అప్పటికి క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందుకు 400 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పి.ప్రశాంతి పర్యవేక్షించారు.

'తూర్పు'లో 92 పోలింగ్ కేంద్రాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 92 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 62,970 ఉండగా పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది, ఇతరులు 3 తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. 15 రూట్‌లలో ఆయా కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ ఫారాలను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

మార్చి 3న ఓట్ల లెక్కింపు

పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

పోటీలో 35 మంది అభ్యర్థులు

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి తూర్పు, పశ్చిగోదావరి జిల్లాలకు 54 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. 11 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, మిగిలిన 43 మందిలో మరో 8 మంది ఉపసంహరించుకున్నారు. గురువారం జరిగే ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఇందులో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు తలపడనున్నారు.

భద్రత కట్టుదిట్టం

ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ డి.నరసింహ కిశోర్ భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేలా పోలీసులకు సలహాలు సూచనలు ఇచ్చారు.



భద్రతా చర్యలపై సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ నరసింహ కిశోర్

సజావుగా నిర్వహిస్తాం

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌లో ఉన్న అందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

–పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటర్ తమ వంతు సహకరించాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం.

– డి.నరసింహ కిషోర్, జిల్లా ఎస్పీ





ఉమా మార్కండేయేశ్వర ఆలయంలో అభిషేకాలు చేస్తున్న అర్చకులు, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు

పంచాక్షరి ప్రణవనాదమై..

- హరనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు
- గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు

సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): గోదావరి తీరం శివనామస్మరణతో మార్మోగింది. వేకువ జామునుంచే శివాలయాల్లో భక్తులు పరమేశ్వరుని దర్శనానికి పోటెత్తారు. పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్, వీఐపీ ఘాట్, కొవ్వూరు గోపాదక్షేత్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం జిల్లాలోని అన్ని శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటీపడ్డారు. భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండయేశ్వర ఆలయం, సారంగధరేశ్వర ఆలయం, శృంగేరి జగద్గురు శంకరమఠం, శారదా పీఠంలోని చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, క్వారీ సెంటర్‌లోని శివాలయం. జాంపేటలోని ఉమా రామలింగేశ్వర దేవాలయం, గోదావరి ఒడ్డున నూతనంగా నిర్మించిన రోటరీ మహాకాళేశ్వరాలయం (ఉజ్జయిని ఆలయం) తదితర ఆలయాల్లో భక్తులు పరమ శివుని దర్శించుకున్నారు.

దాతల వితరణ...

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నలువైపులా దాతలు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. మజ్జిగ, పులిహోర, వెజిటబుల్ పలావు, రస్నా, పుచ్చకాయలు, కూల్ డ్రింక్స్, అన్నవరం ప్రసాదం పంపిణీ చేశారు.

గోష్పాద క్షేత్రంలో..

కొవ్వూరు: గోష్పాద క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా కొవ్వూరు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సుందరేశ్వరస్వామి దర్శించుకున్నారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు క్షేత్రానికి వచ్చినట్లు అంచనా. వివిధ ధార్మిక సంస్థలు, దాతలు, పలు సంఘాలు భక్తులకు అల్పాహారం, ప్రసాదాలు, పాలు పంపిణీ చేశారు. స్వామి వారికి తెల్లవారు జాము నుంచే పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. పురాతనమైన పాతూరు ఉమా చోడేశ్వర స్వామి ఆలయం, సంస్కృత పాఠశాల ప్రాంగణంలోని గోష్పాదేశ్వరస్వామి, ఏటిగట్టుపై ఉన్న పంచాయతన శివాలయంలోను ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.



భక్తులతో కిక్కిరిసిన రహదారులు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్



కొబ్బరి రకం	ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్)	14,000 - 14,500
కొత్తకొబ్బరి (రెండవ రకం)	9,500 - 10,000
కురిడీ కొబ్బరి (పాతవి)	
గండేరా (వెయ్యి)	18,500
గటగట (వెయ్యి)	16,500
కురిడీ కొబ్బరి (కొత్తవి)	
గండేరా (వెయ్యి)	17,500
గటగట (వెయ్యి)	15,500
నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి)	13,500 - 14,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)	14,500 - 15,000
కొబ్బరి నూనె (15 కిలోలు)	3,750
ఒక కిలో	260

క్లుప్తంగా

హోరాహోరీగా హాకీ పోటీలు



ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలో తలపడుతున్న క్రీడాకారులు

నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఢిల్లీ సెక్టార్, కాన్పూర్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సెక్టార్, అలాగే హర్యానా, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా విజయం సాధించాయి. హైదరాబాద్ ఆర్‌ఎస్‌బీ, ముంబయి ఆర్‌ఎస్‌బీ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో ఇరు జట్లు గొడవ పడడంతో మ్యాచ్‌ను నిర్వాహకులు మధ్యలో ఆపేశారు.

కోనసీమ మోనాలిసా అంటూ పోస్టింగ్‌పై కేసు

ముమ్మిడివరం: ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలికపై పోస్టింగ్ పెట్టి ఆమెను మనస్తాపానికి గురి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.జ్వాలా సాగర్ తెలిపారు. సీహెచ్ గున్నేపల్లిలో ఆదివారం జరిగిన సత్తెమ్మ తీర్థంలో అమలాపురానికి చెందిన ఓ బాలిక పూసలు అమ్ముకుంటుండగా, అమలాపురం శివారు చింతాడ గరువుకు చెందిన సత్తి దేవీశ్రీప్రసాద్ ఆమె వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో కోనసీమ మోనాలీసా అంటూ పోస్టింగ్ పెట్టాడు. ఆ పోస్టింగ్‌కు వేలల్లో లైకింగ్‌లు రావడంతో ఆ బాలికను తోటి విద్యార్థినులు ఎగతాళి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆ బాలిక పినతల్లి ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక విద్య.. అందుకుంటే భవిత

- పాలిసెట్‌కు నోటిఫికేషన్
- 'పది' విద్యార్థులకు చక్కని అవకాశం
- ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష



పదో తరగతి విద్యార్థులు

రాయవరం: పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే 'పాలిసెట్'కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు 'సాక్షి' పాఠకుల కోసం..

భావిజీవితానికి బాటలు

పాలిటెక్నిక్‌లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్-2025 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువు ప్రకటించలేదు.

లభించే కోర్సులు

పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 30, మెకానికల్ 30 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలోని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్‌లో క్వాలిఫై మార్కులు 35గా నిర్ణయించారు.

పాలిసెట్ ఎంట్రన్స్ ఇలా..

పాలిసెట్ ఎంట్రన్స్‌ను 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు.

విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..

పాలిటెక్నిక్‌లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి



పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్-2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు, సంబంధిత మెటీరియల్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నాం.

– డాక్టర్ సముద్రాల రామారావు, జిల్లా కన్వీనర్, పాలిసెట్-2025, కోనసీమ

టెన్నిస్‌లో విజేతగా పద్మరాఘవరావు



టెన్నిస్‌లో విన్నర్స్ పద్మరాఘవరావు, తులసీరామ్‌లకు బహుమతి అందజేస్తున్న నిర్వాహకులు

సామర్లకోట: అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి 25 వరకూ నిర్వహించిన టోర్నమెంట్‌లో స్థానిక పారిశ్రామిక వేత్త పసల పద్మరాఘవరావు విజేతగా నిలిచారు. 70 ప్లస్ ఏజ్ గ్రూప్‌లో పద్మరాఘవరావు మైసూరుకు చెందిన తులసీరామ్‌తో కలిసి డబుల్స్‌లో విన్నర్స్‌గా, 65 ప్లస్ ఏజ్ గ్రూప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎం.సురేష్‌తో డబుల్స్‌లో రన్నర్స్‌గా విజయం సాధించారు. ఈ మేరకు టోర్నమెంట్ విశేషాలను బుధవారం ఆయన స్థానిక విలేకర్లకు వివరించారు. టోర్నమెంట్ డైరెక్టర్‌గా ఏఆర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డాక్టర్ ఎస్.ప్రవీణ్, టోర్నమెంట్ స్పాన్సర్‌గా టీకే చౌదరి వ్యవహరించారని చెప్పారు. పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ప్రభుత్వ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ కార్యదర్శి కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి తదితరులు పద్మరాఘవరావును అభినందించారు.

ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న ఆటో

- ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు



బి.ప్రత్తిపాడులో ఘటనా ప్రాంతంలో ఆటో

పిఠాపురం: గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై బి.ప్రత్తిపాడు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆరుగురికి గాయాలైనట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పుణ్యస్నానాలు చేయడానికి తొండంగి మండలం గోపాలపట్నంకు చెందిన బెక్కం నాగేశ్వరరావు, ఆయన తల్లి మంగాయమ్మ, అన్నవరానికి చెందిన ఎర్రమిల్లి అఖిలేష్, ఎర్రమిల్లి రాజు, ఎర్రమిల్లి భాగ్యలక్ష్మి, శంఖవరం మండలం శృంగవృక్షంకు చెందిన ఎ.చంద్రరావు, బొండు సత్యవతిలు ఆటోలో బయలుదేరారు. ఆటో గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై బి.ప్రత్తిపాడు జంక్షన్ వద్దకు వచ్చేసరికి అక్కడ ఆగి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో బెక్కం నాగేశ్వరరావును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని తల్లి మంగాయమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. మిగిలిన వారిని వైజాగ్, కాకినాడలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా



చిడిపి సమీపంలో బోల్తా పడిన ఆటో

కొవ్వూరు: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టిసీమలో వీరభద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. కొవ్వూరు మండలం చిడిపి సమీపంలోని ప్రమాదకర మలుపులో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన తూము రమణ (51) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే అదే గ్రామానికి చెందిన వనము వీరబాబు, వనము దుర్గాభవానీ, వనము సత్యవతి, వనము గణపతి, రాయుడు మణికంఠ తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ పరామర్శించారు. మృతుడి కుమారుడు తూము గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్.భగవాన్ దాస్ తెలిపారు. రాచపల్లి గ్రామంలో ఒకే వీధికి చెందిన వారంతా ఆటోలో పట్టిసీమకు వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు.



తూము రమణ (ఫైల్)

వినాయకా అపురూపం



వినాయకుడి రూపంలో ఉన్న జంట దుంపలు

కొత్తపేట: పసుపు కొమ్ములు (దుంపలు) వినాయకుడి రూపంలో ఆకట్టుకున్నాయి. కొత్తపేట కమ్మిరెడ్డిపాలేనికి చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి (రామం) తన ఇంటి పెరట్లో గతంలో నల్ల పసుపు దుంపలు నాటారు. ఆ మొక్కలు ఎండిపోవడంతో బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా రామం ఆ దుంపలను తవ్వి బయటకు తీశారు. వాటిలో రెండు దుంపలు వినాయకుడి ఆకృతిలో ఉన్నాయి. ఇందులో ఒకటి నుదుట 3 బొట్లు, నామాలు, ఏకదంతం, పొడవాటి తొండం కలిగి ఉండగా, మరొకటి జంట వినాయకుల రూపంలో ఉన్నాయి. ఇది దైవలీల అని రామం ఆనందం వ్యక్తం చేశారు. ఆ దుంపలకు పూజలు నిర్వహించారు.

ఆదియోగి విగ్రహ ఆవిష్కరణ



మండపేట: ఆంధ్రా శబరిమలైగా పేరుగాంచిన ద్వారపూడి దివ్య క్షేత్రంలో 60 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆలయ వ్యవస్థాపకుడు ఎస్ఎల్ కనకరాజు బుధవారం ఆవిష్కరించారు. గత ఏడాదిగా ఆదిదేవుని విగ్రహాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం దేశంలో మూడో ఎత్తయిన విగ్రహంగా పేరు గాంచింది. ఈ విగ్రహాన్ని తిలకించిన భక్తజనంతో అనపర్తి నుంచి జెడ్.మేడపాడు వరకూ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మూడు గంటల సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వేలాది మంది భక్తులు ఆదిదేవుడిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. తొలుత శివ మాల ధరించిన వందలాది మంది భక్తులతో ఆలయ వ్యవస్థాపకుడు ఎస్ఎల్ కనకరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో మార్మోగింది.



అంతరాలయంలో పూజలు చేస్తున్న ఆలయ వ్యవస్థాపకుడు కనకరాజు దంపతులు

పశువుల అక్రమ రవాణా

కిర్లంపూడి: పశువులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రత్తిపాడు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్ లారీని తనిఖీ చేయగా, దానిలో 48 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనకాపల్లి నుంచి హనుమాన్ జంక్షన్‌కు ఎద్దులను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో లారీని సీజ్ చేసి నక్కపల్లి మండలం, దేవవరం గ్రామానికి చెందిన డ్రైవర్ మాంతి వెంకటత్రినాథ్, సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎద్దులను కృష్ణునిపాలెంలోని గోశాలకు అప్పగించామన్నారు.

రెడ్‌క్రాస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రామారావు



కాకినాడ సిటీ: రెడ్‌క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడీ రామారావును ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిందని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఈవో ఏకే ఫరిదా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి 12 మందితో ఏర్పడే జాతీయ కార్యవర్గానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చైర్మన్‌గా ఉన్నారన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జాతీయ అధ్యక్షులుగా రాష్ట్రపతి వ్యవహరిస్తున్నారన్నారు. వైడీ రామారావుకు జాతీయ కార్యవర్గంలో చోటు లభించడంపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

వీరేశ్వరునికి నాగాభరణం సమర్పణ



వీరేశ్వరునికి సువర్ణ నాగాభరణం అందిస్తున్న దాత నాగేంద్రరావు

ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరుని ఆలయంలో స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చెయ్యేరు గ్రామానికి చెందిన త్సవటపల్లి నాగేంద్రరావు దంపతులు 313 గ్రాముల బంగారంతో తయారు చేయించిన నాగాభరణాన్ని బుధవారం సమర్పించారు. దీనిని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ, అర్చకులు యనమండ్ర సుబ్బారావుకు అందజేశారు. రూ.25 లక్షలతో తయారు చేసిన నాగాభరణానికి తొలుత అర్చక స్వాములు యనమండ్ర సత్యసీతారామశర్మ, పేటేటి శ్యామల కుమార్ ప్రత్యేక పూజలు చేసి స్వామికి అలంకరించారు.

కేశవస్వామికి వెండి కవచం



అంతర్వేది ఉపాలయంలో కేశవస్వామికి వెండి కవచం సమర్పిస్తున్న భక్తుడు నాగమల్లేశ్వరరావు

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలోని ఉపాలయంలో కొలువై ఉన్న కేశవస్వామి వారికి, అంతర్వేదికరకు చెందిన భక్తుడు బెల్లంకొండ నాగమల్లేశ్వరరావు, భానుకళ దంపతులు వెండి కవచాన్ని సమర్పించారు. మూడు కిలోలు బరువుగల రూ.3.15 లక్షల ఖరీదు చేసే కవచాన్ని, ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌కు ఆయన అందజేశారు. ఆలయ అర్చకులు వెండి కవచానికి సంప్రోక్షణ, పూజలు నిర్వహించి, కేశవస్వామివారికి అలంకరించారు. దాత బెల్లంకొండ వెంకట నరసింహారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ



చోరీ జరిగిన ఇంట్లో వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం, క్రైం సిబ్బంది

రావులపాలెం: ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించిన ఘటన బుధవారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మీపోలవరం గ్రామంలో నివాసం ఉంటున్న దేవగుప్తాపు వీరవెంకట సత్య శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 22న పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతరకు వెళ్లారు. అయితే మంగళవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి బెడ్‌రూమ్ తలుపులు తెరిచి ఉండడంతో, లోపలకు వెళ్లి చూశారు. బీరువా తెరిచి ఉండడంతో పాటు దుస్తులు చెల్లా చెదురుగా పడేసి ఉన్నాయి. దీంతో బీరువాలో పరిశీలించగా 31 కాసుల వివిధ బంగారు ఆభరణాలు, రూ.1.70 లక్షలు చోరీకి గురైనట్టు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అమలాపురం నుంచి క్లూస్ టీమ్, క్రైం పోలీసు సిబ్బందిని రప్పించి బీరువాపై ఉన్న వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ శేఖర్‌బాబు తెలిపారు. బంగారం విలువ సుమారు రూ. ఏడు లక్షలు, నగదు మొత్తం కలిపి చోరీ సొత్తు విలువ సుమారు రూ.8.70 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్టు సీఐ తెలిపారు.

దోపిడీకి పాల్పడిన కానిస్టేబుళ్ల అరెస్ట్

రాజానగరం: జాతీయ రహదారిపై ఒంటరిగా ప్రయాణించే వారిని టార్గెట్ చేయడం.. ఆపై బెదిరించి దొరికినంత దోచుకోవడం వారికి అలవాటు. ఇదంతా చేస్తున్న శాంతి భద్రతలను కాపాడాల్సిన ఇద్దరు రక్షక భటులు అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. కానీ నిజం. స్థానిక పోలీసులు కూడా ఈ కేసును మొదట్లో పోలీసుల ముసుగులో నకిలీలు ఎవరో చేస్తున్నారనుకున్నారు. దర్యాప్తులో షాకయ్యే నిజం తెలుసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కొండా చంద్రబాబు నాలుగు రోజుల క్రితం చేపల లోడుతో ఉన్న వ్యాన్‌పై కిరాయికి వెళ్లి, తిరిగి రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రాజానగరం జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అతనిని ఆపారు. ఎక్కడ నుంచి వస్తున్నావ్! గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావా అంటూ బెదిరించారు. అయితే అతను తనవద్ద ఏమీ లేవనడంతో ఇష్టానుసారంగా కొట్టి, అతని జేబులో ఉన్న రూ. ఐదు వేలు లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా అదే ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ వద్దకు బాధితుడిని తీసుకువెళ్లి, అక్కడ ఉన్న స్కానర్ ద్వారా అతని సెల్ ఫోన్ నుంచి రూ. 20 వేలు స్కాన్ చేయించారు. అయితే వారు తాము కానిస్టేబుళ్లమని చెప్పినప్పటికీ పోలీసులు ఇలా ఎందుకు చేస్తారనుకుని, వారు నకిలీ పోలీసులనే అనుమానంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే నకిలీలని భావించిన స్థానిక పోలీసులు జరిగిన సంఘటనపై ఆరా తీశారు. హోటల్‌లోని స్కానర్ ద్వారా సొమ్ము తీసుకోవడం నిజమేనని, ఆ విధంగా తీసుకున్న వ్యక్తులు రాజానగరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ, వైవీ దొరలేనని హోటల్ యజమాని చెప్పడంతో అసలు వ్యవహారం బయటపడింది. వీరిద్దరూ నాలుగు నెలల క్రితమే ఇక్కడకు వేరే పోలీస్ స్టేషన్ నుంచి రాజానగరానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు రిమాండ్ విధించిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు.